సాక్షి
కామారెడ్డి

ఆదివారం । 12 । మే । 2024



పకడ్బందీగా ఏర్పాట్లు
స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
- 2లో ▸



సంకీర్ణ ప్రభుత్వమే..
కేంద్రంలో ఏర్పాటయ్యేది సంకీర్ణ ప్రభుత్వమేనని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు.
- 2లో ▸

గరిష్టం/కనిష్టం
40.6 /21.9

వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. సాయంత్రం అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయి.

ష్.. గప్‌చుప్!

- ముగిసిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం
- మూగబోయిన మైకులు
- ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు



సాక్షి, కామారెడ్డి: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో ప్రచార ఘట్టం శనివారం సాయంత్రంతో ముగిసింది. దీంతో మైకులు మూగబోయాయి. ప్రచార గడువు ముగియడంతో అభ్య ర్థులు, ఆయా రాజకీయ పార్టీల నేతలు ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఓటర్లను కలి సి చివరి ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో దాదాపు నెల రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలతో హోరెత్తించాయి. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నేతలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ఆయన బీఆర్‌ఎస్‌నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి కమలం గూటికి చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన తరపున ప్రధాని మోదీ అల్లాదుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పలువురు ప్రచారం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరిస్తూ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. జుక్కల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎల్లారెడ్డిలో బాణాల లక్ష్మారెడ్డి, పైడి ఎల్లారెడ్డి తదితరులు ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ బరిలో నిలిచారు. ఆయన తరపున పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావులు ప్రచారం చేశారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ తరపున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా అంతటా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కా మారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎ ల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ప్ర చారం నిర్వహించారు.

చివరి ప్రయత్నాల్లో అభ్యర్థులు..

ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో పడ్డారు. పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లను సంతృప్తి పరిచే పనుల్లో నేతలు నిమగ్నమయ్యారు. గెలుపు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది...

పోలింగ్ సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలో 913 పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు ఆదివారం సాయంత్రం చేరుకోనున్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్‌కు సంబంధించి ఈవీఎంలు, ఇతర సామగ్రితో సిబ్బంది తరలివెళ్లనున్నారు. సిబ్బందిని కేంద్రాలకు తరలించడానికి అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు.

15 వరకే రేషన్ బియ్యం పంపిణీ

కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న మే నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఈనెల 15 న ముగియనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా ఈనెల 18 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని వారు 15 వ తేదీలోగా బియ్యం తీసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

- కామారెడ్డి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి
- భారీగా తరలివచ్చిన ప్రజలు
- పావుగంటలో ముగిసిన ప్రసంగాలు



ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, అభ్యర్థి సురేశ్ షెట్కార్

సాక్షి, కామారెడ్డి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లు విజయవంతమయ్యాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూతనోత్సాహం కనిపిస్తోంది.

పర్యటన సాగిందిలా..

జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరపున ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి ఈనెల 6న రావాల్సి ఉండగా, కార్యక్రమం శనివారానికి వాయిదా పడింది. ఉదయం 9.30 గంటలకు సభ జరుగుతుందని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో సభకు ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు సభను రద్దు చేసి సాయంత్రం 4 గంటలకు రోడ్‌షో, కార్నర్ మీటింగ్ ఉంటాయని ప్రకటించారు. సాయంత్రం తాండూర్ సభ ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా కామారెడ్డికి సాయంత్రం 5.27 గంటలకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి కార్లలో బయలుదేరి పది నిమిషాల్లో ఇందిరా చౌక్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ప్రారంభమైన రోడ్‌షో సిరిసిల్ల రోడ్, మాయా బజార్ మీదుగా జేపీఎన్ చౌరస్తా వరకు సాగింది. రోడ్‌షోలో వేలాది మంది పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక గాంధీ మాట్లాడారు. టైం ఎంతయ్యిందని అడిగి మరీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. పది నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. ప్రజల కోరికను మన్నించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ నాలువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, రాహుల్ నాయకత్వాన్ని బలపరిచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. మీ సోదరినంటూ ప్రసంగంలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 13 వ తేదీన వేసే ఓటుతో దేశంలో మార్పు రావాలన్నారు. ప్రసంగం మధ్యలో మూడు రంగుల జెండా పట్టి అనే పాటపై వాహనంపైనే ప్రియాంక గాంధీ చప్పట్లు కొడుతూ హుషారు తెచ్చారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని పెట్టుబడిదారుల కూటమికి, రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ కూటమికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ధర్మం వైపు నిలవాలని కోరారు.



జిల్లా కేంద్రంలోని జేపీఎన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ప్రజలు

ఐదు నిమిషాల ముందే ముగింపు

ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండగా.. కాంగ్రెస్ అగ్ర నేతలు ఐదు నిమిషాల ముందే మైకులు బంద్ చేసి ఎన్నికల నిబంధనలు పాటించారు. అనంతరం ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి, నేతలు కార్లలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రియాంక గాంధీ తొలిసారిగా కామారెడ్డికి రావడంతో ఆమెను చూడాలన్న ఆసక్తితో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ఎంపీ అభ్యర్థి సురేష్‌షెట్కార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, నర్సింగరావు, ఇలియాస్, పండ్ల రాజు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి బస్సు సౌకర్యం

కామారెడ్డి అర్బన్: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బస్సులు అందుబాటులో ఉన్నాయని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలనుంచి కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం వద్ద బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మద్నూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

నేడు ఆదిశంకరాచార్యుల జయంతి

కామారెడ్డి అర్బన్ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా ఈనెల 12న ఆదివారం కామారెడ్డి ఆర్బీ నగర్ కాలనీలోని ఇష్ట కార్యసిద్ధి ఆంజనేయస్వామి ఆలయం, హౌసింగ్‌బోర్డు కాలనీలోని శారదామాత ఆలయంలో ఆదిశంకరచార్యులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వేద పండితులు గంగవరం అంజనేయశర్మ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు

ఆర్మూర్‌టౌన్: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ హెచ్చరించారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5గంటల నుంచి సోమవారం వరకు వైన్స్ షాపులు మూసి ఉంటాయని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.

యువత కీలకపాత్ర పోషించాలి

నిజామాబాద్ నాగారం: లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందశాతం ఓటింగ్ నమోదయ్యేలా యువత కీలకపాత్ర పోషించాలని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఒక్కరినీ చైతన్యం చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో వలంటీర్లుగా పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు సహకరించాలని కోరారు.

13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపొచ్చు

సుభాష్‌నగర్: ఓటర్లు 13 రకాల గుర్తింపు కార్డులో ఏ కార్డు చూపించైన ఓటు వేయొచ్చని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఓటరు గుర్తింపు, ఆధార్, ఉపాధిహామీ, ఫొటోతో ఉన్న పోస్టాఫీస్/బ్యాంక్ పాస్‌బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సురెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, ఫొటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపించి ఓటు వేయొచ్చన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం

- కలెక్టర్ జితేష్ వి పాటిల్


మాట్లాడుతున్న కలెక్టర్ పాటిల్

కామారెడ్డి క్రైం: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు వంద శాతం పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 913 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఏడు మోడల్ పోలింగ్ స్టేషన్లు, ఐదు మహిళా పోలింగ్ స్టేషన్లను, ఒక్కోటి చొప్పున యూత్, దివ్యాంగుల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి 4,460 పోలింగ్ సిబ్బంది, 1,600 మంది పోలీసులు, నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను మోహరించామని వెల్లడించారు. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైన నేపథ్యంలో డబ్బు, మద్యం, బహుమతులు రవాణాను అరికట్టడానికి చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేశామన్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు జరిగిన హోం ఓటింగ్‌లో 419 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. 4,060 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి వెంట తీసుకు వచ్చి ఓటు వేయొచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు.

144 సెక్షన్ అమలు

ప్రచారానికి సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ అమలులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిల్లాయేతర వ్యక్తులు వెళ్లిపోవాలన్నారు. ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉంటూ కల్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్‌లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ కూడా నిషేధమన్నారు. నిబంధనలను అనుసరించి మీడియా తమ వార్తలను ప్రసారం చేయాలని సూచించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులను మూసివేయించి, డ్రైడేగా ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లను తరలించేందుకు వాహనాలు పెట్టకూడదన్నారు. పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్పీ సింధు శర్మ, ట్రెయినీ ఐపీఎస్ కాజల్ సింగ్ పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో తీరుపై సీరియస్

- లైంగిక వేధింపుల ఘటనపై ఆరా తీసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి
- ఈ నెల 16 వరకు సెలవు పెట్టిన జిల్లా వైద్యాధికారి
- చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం!

కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిపై మెడికల్ ఆఫీసర్‌లు చేసిన ఫిర్యాదు ఘటనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ సీరియస్ అయినట్లు తెలిసింది. తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యులు రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను జిల్లా అధికారులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు చేసిన ఫిర్యాదు, సాక్షి దినపత్రిక మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర అధికారులు స్పందించి ఆరా తీశారు. జిల్లా అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో పాటు డీఎంహెచ్‌వో తీరుపై సీరియస్ అయినట్లు తెలిసింది. అయితే ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి ఈనెల 16వ తేది వరకు డీఎంహెచ్‌వో సెలవు పెట్టి వెళ్లిపోయారు. 16 తర్వాత లాంగ్ లీవ్‌లో వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం డీఎంహెచ్‌వోపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పూర్తి విచారణ జరిపి డీఎంహెచ్‌వోను సస్పెండ్ చేయాలని అధికారులకు రాష్ట్ర కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యాలయ సూపరింటెంటెండ్ ఓ మహిళా మెడికల్ ఆఫీసర్‌తో అసభ్యకరంగా మాట్లాడటం, ఫోన్‌లో చాటింగ్ చేయడం ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

- మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్


కొండాపూర్‌లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్, చిత్రంలో అభ్యర్థి అనిల్‌కుమార్

రాజంపేట: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని కొండాపూర్‌లో శనివారం ఆయన జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తో కలిసి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. బీజేపీ దేవుడి పేరిట రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి బీబీపాటిల్ చేసింది ఏమిలేదన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు.

అబద్ధపు హామీలతో గెలిచిన కాంగ్రెస్

రామారెడ్డి: అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు. శనివారం రామారెడ్డితో, సదాశివనగర్ మండలాల్లో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో మారు ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు రైతు రుణమాఫీ జరగలేదని, రైతుబంధు పడలేదని విమర్శించారు. తనను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్‌రెడ్డి, నాయకులు రంగు రవీందర్‌గౌడ్, తుపాకుల రాజేందర్ గౌడ్, రాంరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాంధారిలో వర్షం


పోతంగల్‌కలాన్‌లో వడ్ల కుప్పల చుట్టూ చేరిన నీరు

గాంధారి: అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో వర్షం కురిసింది. దీంతో కల్లాల వద్ద ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

పైడిమల్‌లో..

వర్ని: మండలంలోని పైడిమల్, గుంటూరు క్యాంప్, సిద్ధాపూర్, కోకల్‌దాస్ తండా శివార్లలో శనివారం సాయంత్రం మూడు గంటలకు భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ఎండతీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేశారు.

లారీల కొరతతో రైతులకు గోస

ఎల్లారెడ్డి: మండలంలో లారీల కొరతతో కాంటా చేసిన ధాన్యం బస్తాలను తరలించడంలో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కాంటా చేసి రెండు రోజులైన తరలించకపోవడంతో వర్షాలకు బస్తాలు తడిసిపోతున్నాయని వాపోతున్నారు. అదేవిధంగా లారీ డ్రైవర్లు రైతుల వద్ద బస్తాకు రూ.4 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బస్తాలను తరలించడం లేదన్నారు. అధికారులు స్పందించి లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే..



మాట్లాడుతున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీకి 200 స్థానాలు కూడా రావని, కాంగ్రెస్ పార్టీ శక్తి తగ్గుతుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశారని, ఇప్పుడు బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం పోయిందన్నారు. బీజేపీకి ఎజెండా లేదని, రాముడి పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందితే బీజేపీ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్‌కుమార్‌కు ఓటేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, నార్ల రవీందర్, ఎజాస్, కొర్ల పోత్‌రెడ్డి, నార్ల ఉదయ్, గడుమల లింగం ఉన్నారు.

జీవన్‌రెడ్డి మాల్‌కు 20కి పైగా నోటీసులు

- ఆర్టీసీ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు
- ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి

ఖలీల్‌వాడి: ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌కు ఐదేళ్లలో 20కిపైగా నోటీసులు ఇచ్చామని ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జీవన్‌రెడ్డిమాల్ యాజమాన్యం ఆర్టీసీకి లీజుకు సంబంధించి రూ.2.51 కోట్లు బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆయన ఆరోపణలను ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని, ఆయన విజ్ఞతకే వదిలేస్తోందని పేర్కొన్నారు. అద్దె బకాయిల వసూలు విషయంలో లీజు ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 9న నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు షాపింగ్ మాల్‌కు వెళ్లారని, మాల్‌లో థర్డ్ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్‌లో అనౌన్స్ చేశామని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తి అర్థరహితమని, నిబంధనల ప్రకారమే క్రమంతప్పకుండా జీఎస్టీని కేంద్రానికి సంస్థ చెల్లిస్తోందని పేర్కొన్నారు. బకాయిల వసూలు విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదని, నిబంధనల మేరకే వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు.

ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం



ప్రియాంకగాంధీకి చిత్రపటం బహూకరిస్తున్న ఇలియాస్, సెల్ఫీ దిగుతున్న చైర్‌పర్సన్ ఇందుప్రియ

కామారెడ్డిటౌన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డికి వచ్చిన కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీకి ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆమెకు ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహూకరించారు. ప్రియాంక గాంధీతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ సెల్ఫీ దిగారు.

కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు

ఇందల్వాయి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు లింగాపూర్ పెద్ద సంతోష్‌రెడ్డి దాడికి యత్నించడంతో ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బయటపడ్డాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం తిర్మన్‌పల్లి చౌరస్తాలో సాయిరెడ్డి కారుని సంతోష్‌రెడ్డి అడ్డగించాడు. కారులో నుంచి సాయిరెడ్డి దిగగా, అతని చొక్కా పట్టుకొని చించి.. దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న నాయకులు అడ్డుకున్నారు. మండల కాంగ్రెస్‌లో తనకు సముచిత స్థానం దక్కడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారనే అక్కసుతో సంతోష్‌రెడ్డి సహనం కోల్పోయాడని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. విషయం ఎమ్మెల్యే వద్దకు వెళ్లిందని, ఎన్నికల తర్వాత క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిసింది.

పోలింగ్ బూత్‌ల వద్ద ట్రాఫిక్ మళ్లింపు


సీపీ కల్మేశ్వర్

ఖలీల్‌వాడి: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13న బూత్‌ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. పోలింగ్‌బూత్‌లకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ బూత్‌ల వద్ద ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వివరించారు.

నిజామాబాద్ నగరంలో..

ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లి మెయిన్ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్ పోలింగ్ బూత్‌నకు ఎడమ, కుడి బై లైన్‌ల ద్వారా వాహనాల రాకపోకల సాగించాల్సి ఉంటుంది. అలాగే రెండోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ జూబ్లీ స్కూల్, మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఎస్ఐ కాలేజీ, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, జీజీ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉన్నందున వాహనాదారులు ఇతర మార్గాల ద్వారా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కాలేజీ, పులాంగ్ చౌరస్తా ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌బూత్ ప్రాంతాల్లో సైతం ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలి. ఐదోటౌన్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్, ముజాహిద్‌నగర్, క్రిసెంట్ పబ్లిక్ స్కూల్, ఖిల్లా రోడ్డు పరిసర ప్రాంతాల్లోని బూత్‌ల వద్ద వాహనాల దారి మళ్లింపు ఉంటుంది. ఆరో టౌన్ పరిధిలోని ఆటోనగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, అర్సపల్లిలోని ఇందూర్ ఐటీఐ, ప్రభుత్వ హై స్కూల్ ఇతర ప్రయాణించాలని సీపీ సూచించారు.

మద్నూర్‌లో పోలీసుల కవాతు



మద్నూర్: ఎన్నికల్లో ప్రజలు భయపడకుండా ఇష్టం వచ్చిన వారికి ఓటు వేయాలని పోలీసులు సూచించారు. మండల కేంద్రంలో శనివారం ప్రత్యేక బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. మద్నూర్‌లోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు. నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.

క్రైం కార్నర్

రైల్వేగేటు గదిలో మృతదేహం

కామారెడ్డి క్రైం: అక్కన్నపేట్ – మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య కొంత కాలంగా మూసి ఉంచిన రైల్వే గేటు గదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై తావూనాయక్, సిబ్బంది ఘటనాస్థలాన్ని శనివారం పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. సహజమరణంగా భావిస్తున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో..

ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మత్తమాల గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేశ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని, మృతదేహంపై బ్లూకలర్ షర్ట్, చెక్స్ లుంగీ ఉన్నాయని ఎస్సై తెలిపారు.

మహిళ అదృశ్యం

ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): మండలంలోని రుద్రా రం గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు ఎస్సై మహేశ్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కమ్మరి సంధ్య ఈనె ల 10వ తేదీన ఇంట్లో గొడవపడి తన ఏడాది వయ స్సు గల కుమారుడు చైతన్యతో కలిసి బయటికి వెళ్లిపోయింది. సంధ్య ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కామారెడ్డికి చెందిన వృద్ధుడు..

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన భోజ పోశయ్య(65)అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తెలిపారు. కాలికి చికిత్స చేయించుకుకునేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని ఈనెల 10వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్లు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోశయ్య బావమరిది నర్సింలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మద్యం పట్టివేత

వర్ని (మోస్రా): ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఇంట్లో నిలువ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రానికి చెందిన సదరు నాయకుడి ఇంట్లో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా 20 లీటర్ల మద్యం పట్టుబడిందని ఎక్సైజ్ సీఐ పవన్‌గౌడ్ తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం నిలువ చేసినా, ఓటర్లకు పంపిణీ చేసినా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి


మంత్రి లక్ష్మణ్ (ఫైల్)

ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి చెరువులో మునిగి యువకుడు మృతి చెందినట్లు స్థానికులు శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మణ్ (22) తన గేదెలు రెండు రోజులుగా రాకపోవడంతో గాలిస్తున్నాడు. ఈ క్రమంలో చెరువులో గేదెలు ఉన్నట్లు గుర్తించి వాటిని బయటకు కొట్టేక్రమంలో నీటిలో మునిగి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

రుద్రూర్: కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొతంగల్ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్నూర్ మండలానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన పింగ్లె భీమ్‌రావు (30) మందర్గా గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయాలపాలైన భీమ్‌రావును బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే భీమ్‌రావు మృతి చెందాడు. మృతుడి తండ్రి మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

పరిస్థితి విషమించి..

నవీపేట: మండలంలోని జన్నేపల్లిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లికి చెందిన తిరుపతి మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలోని అత్తగారి ఇంటికి వచ్చాడు. బిద్రెల్లికి తిరిగి వెళ్తుండగా జన్నేపల్లి వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. అతడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

అంత్యక్రియలకు వెళ్తూ..



ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా చెట్టును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. నాగిరెడ్డిపేట మండలంలోని రామక్కపల్లి గ్రామ శివారులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన ఎరుకల దుర్గయ్య (45) ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో రామక్కపల్లి శివారులో ప్రమాదవశాత్తు బైక్ చెట్టును ఢీకొనడంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుత్ షాక్‌తో లేగదూడ మృతి


మృతి చెందిన లేగదూడ

కామారెడ్డి రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ లేగ దూడ మృతికి కారణమైన ఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముల్క వీరేశం తన లేగదూడను రోజులాగే తన వ్యవసాయ పొలంలో వదిలాడు. అయితే, గత కొద్ది రోజుల క్రితం భారీగాలుల కారణంగా పడిపోయిన విద్యుత్ స్తంభాలను కొన్నింటిని సరి చేయగా, మరికొన్నింటిని సరిచేయకుండానే విద్యుత్ సరఫరా చేయడంతో 11 కేవీ వైర్లు తగిలి లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. మరమ్మతులు పూర్తయిన తరువాతే విద్యుత్ సరఫరా చేసి ఉంటే ప్రమాదం తప్పదేని రైతులు అన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అధికారులు సకాలంలో కరెంట్ తీగలకు మరమ్మతులు పూర్తి చేసిన తర్వాతే విద్యుత్ సరఫరా చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని రైతులు పేర్కొన్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లేగ దూడ మృతి చెందిందని బాధితులు అన్నారు.

స్వగ్రామానికి చేరిన మృతదేహం


ఆకుల రమేశ్(ఫైల్)

కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం కోటాల్‌పల్లికి చెందిన ఆకుల రమేశ్ గత నెల 28న మలేషియాలో గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. రమేశ్ బతుకుదెరువు కోసం మలేషియాకు వెళ్లాడు. అక్కడ పని నచ్చకపోవడంతో కుటుంబీకులు రిటర్న్ టికెట్ బుక్ చేయగా, గత నెల 28వ తేదీన తిరిగి వస్తుండగా ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు చిట్టడి సుధాకర్‌రెడ్డి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని తన సొంత ఖర్చులతో స్వదేశానికి తెప్పించారని స్థానికులు తెలిపారు.